
www.prajasakti.com
ప్రజాశక్తి
ఆదివారం 21 సెప్టెంబర్ 2025
5
తిరుపతి




చైతన్య స్కూల్లో దసరా ఉత్సవాలు

ప్రజాశక్తి -తిరుపతి సిటీ



తిరుపతి బైరాగి పట్టెడలోని శ్రీ చైతన్య స్కూల్ ఐపీఎల్ బ్రాంచ్‌లో దసరా ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పిల్లలు వివిధ దేవి అమ్మవారి వేషధారణలో అందరినీ అలరించారు. బొమ్మల కొలువు నిర్వహించారు. కుల మత భేదం లేకుండా పిల్లల్లో అన్ని రకాల పండుగల ప్రాముఖ్యత తెలియపరచాలని అన్నారు. ముఖ్యఅతిథిగా ఏజీఎం సురేష్ విచ్చేసి పిల్లలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఒ రవి బాబు, డీన్ సురేష్, ప్రైమరీ ఇంచార్జ్ వనిత, ప్రీ ప్రైమరీ ఇన్చార్జ్ మంజుల పాల్గొన్నారు.


మహిళలా  యంత్రాలా..!

పని గంటలు పెంచడమే సాధికారతా..!

ఇకపై 13 గంటల పని విధానం

యథేచ్ఛగా శ్రమ, విరామ దోపిడీ

పరిశ్రమల్లో కార్మికుల నెత్తిన పిడుగు





యంత్రాలుగా మారుస్తున్నారు: ఉషా, శ్రామికురాలు



ఇప్పటికే మూడు షిఫ్టుల్లో పన్నెండేసి గంటలు పని చేస్తూ సొక్కిపోతున్నాం. మళ్ళీ ఓ గంట అదనంగా పనిచేయాలనడం అన్యాయం. శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకపోగా.. వంటింటి కుందేలును కాస్త ఫ్యాక్టరీల్లో యంత్రాలుగా మారుస్తున్నారు. ప్రభుత్వం తీరు మారాలి. ఇంటా బయట గొడ్డుచాకిరీ చేయాల్సిందే. రాత్రి షిఫ్ట్‌ల్లో భద్రత ఏమాత్రం ఉంటుందో..

కూటమి 'ఉల్టా' పాలన

పని గంటల విధానంలో కూటమి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని 13 గంటలకు పెంచింది.. రాత్రి షిఫ్ట్‌ల్లో మహిళలతోనూ పని చేయించుకునేందుకు వీలుగా చట్టంలో సవరణలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ వార్త విన్న కార్మికుల్లో నెత్తిన పిడుగు పడినట్లయ్యింది.. మహిళా కార్మికులైతే ఇక యంత్రాల్లా పని చేయాల్సిందే. ఇంటా బయట గొడ్డుచాకిరీ చేయక తప్పదు. 'రాత్రి షిఫ్ట్‌ల్లో అంగీకారం మేరకు' అని సన్నాయి నొక్కులు ప్రభుత్వం పలికినా 'భద్రత లేని ఉద్యోగాల్లో' అంగీకారం తప్పని పరిస్థితి అవుతుందని మహిళా సంఘాల నేతలు మండిపడుతున్నారు. 13 గంటల్లో పరిశ్రమల్లో పని, రానుపోను 3 గంటల సమయం పోను ఇక మిగిలేది ఎనిమిది గంటలే. ఇదే కూటమి ఉల్టా పాలన. ఈ ఎనిమిది గంటల్లోనూ మహిళలకు ఇంట్లో చాకిరీ దాదాపు ఐదారు గంటలు తప్పదు. అంటే మహిళకు రెస్ట్ దొరికేది కేవలం రెండు మూడు గంటలే. అదే నిద్రా సమయం.

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి

శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల ఆర్థిక సమతుల్యత సాధ్యమవుతుంది. మారుతున్నకాలంలో సాంకేతికతకు అనుగుణంగా మహిళలు రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ విభాగాల్లో ప్రావీణ్యత సాధించి పురుషులతో సమానంగా పారిశ్రామిక రంగంలో పోటీ పడుతున్నారు. ఓ రకంగా కుటుంబానికి పెద్దదిక్కుగా మారుతున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు, ప్రపంచీకరణకు అనుకూలంగా లేబర్ చట్టాల్లో తీసుకొస్తున్న మార్పులు మహిళలను పరిశ్రమల్లో యంత్రాలుగా మారుస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సమిష్టిగా తీసుకున్న పరిశ్రమల్లో 3 షిఫ్టులు, 13 గంటల పని విధానం మహిళలను సమిధలను చేసే ప్రమాదం ఉంది. పని గంటలను పెంచి.. మహిళలను యంత్రాలుగా మార్చడమే అసలైన మహిళా సాధికారతా..!! అన్న విమర్శలు చంద్రబాబు సర్కారు నిర్ణయంపై వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తిరుపతి కేంద్రంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ప్రజా ప్రతినిధులను ఒకచోట చేర్చి మహిళా సాధికారతపై అతిపెద్ద సదస్సును నిర్వహించారు. దాని తాత్పర్యం ఇదేనా అంటూ మహిళా కార్మిక లోకం మండిపడుతోంది.

తిరుపతి జిల్లాలో తిరుపతి, సత్యవేడు, మేనకూరు పారిశ్రామిక వాడల్లో సుమారు 15వేల మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. మొదట్లో వీరంతా సాధారణ షిఫ్టులలో 8 గంటలు పని చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు సైతం మూడు షిఫ్టులు, 8 గంటలు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అక్కడితో ఆగకుండా 42 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి తాజాగా మూడు షిఫ్టులు, 13 గంటలు పని విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ నిర్ణయానికి ముందే గత ఆరు నెలలుగా శ్రీ సిటీ, రేణిగుంట ప్రాంతాల్లోని చాలా పరిశ్రమల్లో 12 గంటల పని విధానం అమల్లో ఉంది. 6 గంటలకోసారి రెండు విరామ సమయాలను కలుపుకొని గంటసేపు విశ్రాంతిని ఇవ్వాల్సి ఉంది. అయితే పరిశ్రమ యాజమాన్యాలు కనీసం అర్ధగంట కూడా విరామం ఇవ్వకుండా విరామ సమయాన్ని కూడా పని గంటల్లోనే కలుపుకొని మహిళలకు వేతనాలు చెల్లిస్తున్నారు. సాధారణ పని గంటల తర్వాత చేయించుకునే ప్రతి పని గంటకు అదనపు వేతనాన్ని యాజమాన్యాలు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన రోజుకు రూ.1150 వేతనం ఇవ్వాల్సి ఉంది. అయితే పలు పరిశ్రమల్లోని యాజమాన్యాలు నెలలోని 19 రోజులకు సాధారణ వేతనం, ఆ పైబడి డ్యూటీలకు సక్రమంగా వచ్చే మహిళా కార్మికులకు ఓటి వేతనాలు అందజేస్తున్నాయి. ఇలా మహిళల శ్రమను, విరామాన్ని, పనిగంటలను దోచుకుంటున్నాయి.

ఆరోగ్యాలు పణంగా..

పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మూడు షిఫ్టుల్లో 12 గంటల పాటు విరామం లేకుండా పనిచేస్తున్నా మహిళలు ఇంటికొచ్చాక ఇంటి పనుల్లో మినహాయింపేమీ ఉండడం లేదు. పరిశ్రమల్లో 12 గంటలు పని చేసి, 3 గంటలు ప్రయాణం చేసి రోజులో 15 గంటలు అలసి పోతున్నారు. మిగిలిన 9 గంటల్లో విశ్రాంతి, ఇంటి పనులు చక్కదిద్దుకుని తిరిగి డ్యూటీలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మహిళలు తీవ్రమైన అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. అయినా ఆరోగ్యాలను పణంగా పెట్టి విధులకు వెళ్తున్నారు. తాజాగా మరో గంటను పెంచడంతో మహిళల ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. పిరియడ్స్ సమయంలోనూ, ప్రెగ్నెన్సీ మహిళలకు ఈ పని వేళల పెంపు 'నరకాన్నే' చూపించనుంది.

మరో కార్మిక ఉద్యమం తప్పదు: రాధమ్మ, ఐద్వా అధ్యక్షురాలు, శ్రీకాళహస్తి



ఎందరో కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి 8 గంటల పని విధానాన్ని తెచ్చుకున్నారు. మోడీ ప్రభుత్వం పూటకో నిర్ణయం తీసుకుంటూ కార్మిక హక్కులను కాలరాస్తోంది. మరీ ముఖ్యంగా మహిళలను మూడు షిఫ్ట్ లలో 13 గంటల పాటు పని చేయాలని చెప్పడం దుర్మార్గమైన చర్య. మరో కార్మిక ఉద్యమం తప్పేలా లేదు.

కార్మికులకు ద్రోహం చేయడమే : సిఐటియు



రాష్ట్రంలో కార్మికులకు పనిగంటలు పెంచుతూ ఏకగ్రీవ తీర్మానం చేయడం కార్మికులకు ద్రోహం చేయడమే. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను రాష్ట్రంలోని టిడిపి, జనసేన, బిజెపి సంయుక్త కూటమి ప్రభుత్వం యథాతథంగా అమలు చేస్తున్నాయి. గతంలో మహిళలను రాత్రి షిఫ్ట్ లకు అనుమతించేవారు కాదు. ప్రస్తుతం ఈ విధానాన్ని రద్దు చేసి రాత్రంతా పని చేయించుకునే విధానాన్ని తీసుకొచ్చారు. ఇది పూర్తిగా మహిళల పట్ల బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోంది. కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడి సాధించిన హక్కులను పునరుద్ధరించుకోవాలి.

పొగడ్తలతో ముగిసిన సాధికారత సదస్సు



ప్రజాశక్తి-తిరుపతి సిటి

తిరుపతి కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన జాతీయ మహిళా సదస్సు ప్రధాని, ముఖ్యమంత్రులను పొగడేందుకే పెట్టినట్లు అనిపించింది. మహిళా సాధికారితను పక్కన పెట్టి వికసిత్ బారత్-2047, స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా పని చేయాలనేలా ప్రసంగాలు సాగాయి. విందులు, వినోదాలు, విహారయాత్రలు, ఆలయాల సందర్శనలకే అధిక ప్రాధాన్యత లభించింది. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాగా కోట్లు కుమ్మరించి నిర్వహించిన సదస్సు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గొప్పలు చెప్పుకునేందుకు వేదికగా మారడం గమనార్హం.

ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. మహిళా సాధికారితపై పార్లమెంట్, శాసపసభ కమిటీలు జాతీయ స్థాయిలో సంఘటితమై మహిళా అభివృద్ధి, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలుపై చర్చించేందుకు సదస్సు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా కమిటీలు కలిసి చర్చించుకుంటాయి. ఆయా రాష్ట్రాల్లో వారు అవలంభిస్తున్న అంశాలు, వాటి ఫలితాలు, ప్రస్తుతం సమాజంలో మహిళల సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు, సమాజంలో నిత్యం ఎదురవుతున్న సవాళ్లు వాటిని ఎదుర్కొనే పద్దతుల వంటి ప్రణాళికలు రచించి, వాటిలో మేలైన సలహాలను స్వీకరించి, ప్రభుత్వాలకు తెలియజేసి, మహిళ సాదికారితకు ఈ సదస్సు మరో వేదికవుతుందని అందరూ భావించారు. వాస్తవానికి అలాగే జరగాలి కూడా. కానీ తిరుపతిలోని మహిళా జాతీయ సదస్సు హంగూ ఆర్భాటాలు, విందులు, వినోదాలు తప్ప, చర్చలు నామమాత్రం, ప్రణాళికలు శూన్యం. సదస్సు నుంచి ప్రభుత్వాలకు పలు నివేదికలు (తీర్మానాల పేరుతో) పేజీలు పేజీలు వెల్లడం మాత్రం తథ్యం. మొదటి రోజు 14వ తేది ఆదివారం ప్రారంభమైన సదస్సులో ప్రారంభ ఉపన్యాసంలో బాగంగా రాష్ట్ర మహిళా సక్షేమ కమిటీ చైర్‌పర్సన్, పార్లమెటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సదస్సు ముఖ్య ఉద్దేశాలు, కమిటీలు ఎప్పుడు ఏర్పడ్డాయి, ఎంత మంది సభ్యులు ఉన్నారో తెలియజేశారు. ఇప్పటి వరకు సాధించిన ప్రగతి ఏమీ చెప్పలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్‌టిఆర్‌ను పొగిడేందుకు అతిథులు అధిక సమయాన్ని కేటాయించారు. కేంద్రంలో నరేంద్రమోడి వికసిత్ భారత్ 2047లో బాగంగా బేటి బచావో, బేటి పడావ్, స్టాండప్ ఇండియా, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిపికెట్, ప్రదానమంత్రి జన్‌థన్ యోజన వంటి పథాకాలు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047లో భాగంగా సూపర్‌సిక్స్, ఫ్లాగ్‌షిప్ పథకాల్లో తల్లికివందనం, దీపం-2, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో పాటు పెన్షన్లు, ప్రసూతి సాయం, రైతు కేంద్రిత ప్రయోజనాలు మహిళలకు మేలు చేస్తున్నాయని, కేంద్రంలో మోడి, రాష్ట్రంలో బాబులిద్దరు మహిళల పక్షపాతులుగా, మహిళా సాధికారితే ధ్యేయంగా పని చేస్తున్నారని వేదిక మీద అతిథులు పొగడడమే పనిగా పెట్టుకున్నట్లు ప్రసంగించారు.

చర్చకు అవకాశమెంత..?

మహిళా సాధికారిత కోసం సదస్సుల్లో చర్చకు అవకాశం అంతంత మాత్రంగానే ఉంది. దేశ వ్యాప్తంగా వందమందికిపైగా ప్రతినిదులు సదస్సుకు హాజరయ్యారు. వీరిలో అధికబాగం తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుచానూరు, స్థానిక ఆలయాల సందర్శనకే ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ఆ విధంగానే సదస్సు నిర్వహణ సాగింది. వాస్తవానికి 14, 15 తేదిల్లో జరిగిన మహిళా సదస్సు టైమింగ్‌ను ఒక సారి పరిశీలిస్తే, మహిళ సాధికారితకు ఎంత సమయం కేటాయించారో అర్ధమవుతోంది. రెండు రోజులు కలిసి 20 గంటల 10 నిమిషాలు సదస్సు నిర్వహణ. ఇందులో విందుకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, చంద్రగిరి కోట సందర్శనకు ఏడు గంటలు వెచ్చించారు. రెండోవ రోజు మధ్యాహ్నం 2.45 గంటల నుంచి శ్రీకాళహస్తి ఆలయ దర్శనం, అనంతరం డిప్యూటీ స్పీకర్ డిన్నర్‌కే పరిమితం అయ్యారు. సుమారు 7 గంటలు సభ నిల్, రెండు రోజుల పాటు సభ వేదిక వద్ద అతిథిలు ఆహ్వానం, సత్కారాలు, అవార్డు అందజేసేందుకు మరో మూడు గంటలు వెచ్చించారు. 15 గంటల 30 నిమిషాలు ఇలా సాగాయి. మిగిలిన 4 గంటల 40 నిమిషాలు అతిథులు ప్రసంగాలకే సరిపోయింది. ఇక చర్చలకు, సలహాలకు, ప్రణాళికలకు సమయం ఎక్కడది పాపం. ఇలా మహోన్నతంగా ఏర్పాటు చేసిన మహిళా సదస్సు మొక్కుబడిగా సాగింది.

గర్భాశయ కేన్సర్‌పై మహిళలకు అవగాహన

ప్రజాశక్తి -తిరుపతి సిటీ

తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.శ్యాంబాబు ఆధ్వర్యంలో శనివారం స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా గర్భాశయ కేన్సర్‌పై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైరస్ వల్ల సక్రమించే ఈ వ్యాధి పై మహిళలు అవగహన పెంచుకొని, కేన్సర్ రాకుండా కాపాడుకోవచ్చునని గైనకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్. కె. పద్మావతి పేర్కొన్నారు. పరిశుభ్రత పై మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్. శ్యాంబాబు డాక్టర్స్, సిబ్బంది తో "స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర "ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో ప్రోగ్రామ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్.పి. పద్మహస్త, ఆర్ ఎంఒ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, ఇతర డాక్టర్స్ సిఎస్ ఎస్ పద్మావతి, పిఎస్ చందన, వి.మణాలిని, పి.రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

'పరకామణి' కేసు సిఐడికి..

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో

టీటీడీ పరకామణి సొమ్ము అవకతవకల కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో సొమ్ము దారి మళ్లిన కేసులో నిందితుడు రవికుమార్‌పై అభియోగాలు కొట్టివేస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును హైకోర్టు నిలిపివేసింది. ఈ కేసును పూర్తి వివరాలతో విచారించి నివేదిక సమర్పించాలని సీఐడీని ఆదేశించింది.


అనధికారిక భవన నిర్మాణాలపై చర్యలు : కమిషనర్

ప్రజాశక్తి - తిరుపతి టౌన్

నగరంలో అనధికారిక భవన నిర్మాణాలను ప్రారంభ దశలోనే అడ్డుకుని శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. నగరంలో అనధికారిక భవన నిర్మాణాలు, తదితర అంశాలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, కార్యదర్శులు, సిబ్బంది తో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అనధికారిక భవన నిర్మాణాలను ఆయా వార్డుల్లోని కార్యదర్శులు పరిశీలించి మొదటి దశలోనే నిలుపుదల చేయాలని, అనధికారిక లే అవుట్లు లేకుండా చూసుకోవాలని తెలిపారు. సచివాలయ కార్యదర్శులు వార్డుల్లో ఎక్కడైనా అనుమతులు లేని భవన నిర్మాణాలు జరిగితే ఆ కార్యదర్శిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు లేని నిర్మాణాలు తొలగించే సమయంలో మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. నగరంలో ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీపీ ఖాన్, ఏసిపి లు మూర్తి, మధు, సర్వేయర్ కోటేశ్వర రావు, మేనేజర్ హాసీమ్, టిపిఒ వంశీ ఉన్నారు.

తిరుపతి బాలోత్సవం-4 పోస్టర్ విడుదల

ప్రజాశక్తి - తిరుపతి సిటి



వేమన విజ్ఞాన కేంద్రంలోపోస్టర్ ఆవిష్కరిస్తూ...

రోటరీ క్లబ్ తిరుపతి సౌజన్యంతో తిరుపతి బాలోత్సవం ఆధ్వర్యంలో అక్టోబర్ 25, 26 తేదీల్లో 'బాలోత్సవం-4 పిల్లల పండుగ' పోస్టర్‌ను వేమన విజ్ఞాన కేంద్రంలో శనివారం ఆవిష్కరించారు. బాలోత్సవం వ్యవస్థాపకులు మల్లారపు నాగార్జున, గౌరవాధ్యక్షులు టెంకాయల దామోదరం, అధ్యక్షులు నడ్గినారాయణ మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న సృజనను, ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాలన్న ఆశయంతో గత మూడేళ్లుగా తిరుపతి పిల్లల పండుగను నిర్వహిస్తున్నామన్నారు. అకడమిక్, కల్చరల్ విభాగాల్లో 37 అంశాల్లో 75 విభాగాలుగా, 8 వేదికలపై సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో చిన్నారులకు పోటీలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. బాలోత్సవం కార్యదర్శి గురునాధం, ముఖేష్, జె వి వి రఫీ, రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజేంద్రశెట్టి, మట్టా పురుషోత్తం రెడ్డి, హేమచంద్ర, హెల్పింగ్ టు ఆదర్శ్ మణికంత, వుయ్ సపోర్ట్ చారిటబుల్ ట్రస్టు తహసున్నీసా, దివ్యాన్గ్ సేవాట్రస్టు మునిలక్ష్మి ,చెస్ బాలాజీ చౌదరి, తైక్వాండో బాలకష్ణ, ఇంపాక్ట్ శ్రీధర్ విట్టలం,చిత్రకారులు సాగర్ గిన్నె, అర్చన, గాయత్రి పాల్గొన్నారు

సజ్జకు మద్దతు ధర కరువు

- ప్రభుత్వం ప్రకటించింది రూ.2625
- కొనేవారు లేక 2వేలకే అమ్మకానికి...

ప్రజాశక్తి - కెవిబిపురం

సజ్జకు మద్దతు ధర ఎపుడూ కరువే.. మార్కెట్లో కిలో సజ్జ 50-100 మధ్య ధర పలుకుతుంటే, ఆరుగాలం పండించిన రైతన్న వద్ద కొనే దిక్కులేదు.. ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటా రూ.2625 ప్రకటించింది. అయితే అడిగేవారు లేక, నిల్వ చేసుకునే అవకాశం లేక 2వేలకే క్వింటా సజ్జను అమ్మేస్తున్నారు. ప్రస్తుత తరుణంలో వర్షాలు వదలకుండా పక్షం రోజులుగా పడుతున్నాయి.. అక్టోబర్, నవంబర్ నెలల్లోనూ విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో నిల్వ ఉంచుకునే అవకాశం లేక, అడిగిన రేటుకే అమ్మేస్తున్నారు. అయినా కొనేవారు లేక నిరీక్షించక తప్పడం లేదని అన్నదాతలు వాపోతున్నారు.

కెవిబిపురం మండలంలో 13 ఎకరాల్లో సజ్జను సాగు చేశారు. బోరుబావుల కింద రైతులు కష్టపడి పంటను పండించారు. తీరా కోత కోసే సమయానికి ముసురు పట్టింది. దీంతో ఆరబెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మండలంలోని రాయపేడు, ఆరే అంజూరు, బ్రాహ్మణపల్లి, వగత్తూరు, కెవిబిపురం, కలత్తూరు, ఎన్ఎ రాజులకండ్రిగ గ్రామాల్లో సజ్జ కోత కోసి కుప్పలు వేసి అమ్మడానికి సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వం క్వింటా సజ్జ రూ.2,625గా ప్రకటించింది. ప్రస్తుతం 1800-2000కు మించి వ్యాపారులు అడగడం లేదు. ఈ ధరతో విక్రయిస్తే పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి. స్థానికంగా మార్కెట్‌యార్డు లేకపోవడంతో పంట నిల్వకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తమిళనాడు నుంచి కొందరు వ్యాపారులు పంటనే కొనేందుకు వస్తున్నారు తప్ప 'అప్పు' అడుగుతున్నారు. గతంలోనూ తమిళనాడు నుండి వచ్చిన వ్యాపారులు అప్పుగా పంట కొనుగోలు చేసి తరువాత డబ్బులు ఇవ్వకుండా రైతులకు చుక్కలు చూపించారు. మళ్లీ వారికే పంటను అమ్మాలంటే డబ్బులు ఇస్తారో లేదోనని సందిగ్దంలో ఉన్నారు. దీంతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందేమోననే ఆశగా ఎదురుచూస్తున్నారు. స్థానికంగా సజ్జ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం నేటికీ నెరవేర్చలేదు.



కొనేవారు లేరు : మణి, రాయపేడు

ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. పాలకులు ఎన్నికలొచ్చిన ప్రతిసారీ సజ్జ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెబుతూనే ఉంటారు. డిఎపి, యూరియా కంప్లెక్స్ ఎరువులు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతున్నారు. పంటకు మాత్రం కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు. పంటలకు ధరలు లేక పెట్టుబడులు చేతికందడం లేదు. ప్రస్తుతం కష్టపడి పండించిన సజ్జను వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతున్నారు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి :

డి.జనార్ధన్, సిపిఎం



రాష్ట్ర ప్రభుత్వం సజ్జ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటా రూ.2,625కు కొనుగోలు చేయాలి. నిల్వ చేసుకునే అవకాశం లేక, వర్షానికి పొలాల్లో ఎండబెట్టుకోలేక రైతుల బాధలు వర్ణనాతీతం. వ్యాపారులు చాలా తక్కువగా 1800కే కొంటామని చెబుతున్నారు. ఈ రేటుకు అమ్మితే పెట్టుబడులు కూడా రావు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి, పట్టించుకోకపోవడం వల్ల వ్యాపారుల వద్ద రైతులు చులకన అయిపోతున్నారు. తక్షనమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.



నారావారిపల్లిలో...

సోలార్ 'స్వర్ణ' వెలుగులు

రూ.20.68 కోట్లతో 1600 ఇళ్లకు

'స్కాచ్' అవార్డు అందుకున్న కలెక్టర్

'ట్రూ అప్' ఛార్జీలు షరామామూలే..

ప్రజాశక్తి - చంద్రగిరి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంతూరైన చంద్రగిరి మండలం నారావారిపల్లిలో విద్యుత్ స్వావలంబనకు కీలకమైన అడుగు.. రూ.20.68 కోట్ల వ్యయంతో 1600 ఇళ్లకు సోలార్‌ప్యానళ్లను బిగించడంతో కలెక్టర్ వెంకటేశ్వర్ శనివారం ఢిల్లీలో 'స్కాచ్' అవార్డును అందుకున్నారు. అయితే విద్యుత్ భారం తగ్గినా 'ట్రూ అప్' భారాలు పడుతూనే ఉండటం గమనార్హం.

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక సిఎం సూచనల మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో అమలైన స్వర్ణ నారావారిపల్లి సోలార్ ప్రాజెక్టు విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా చంద్రగిరి మండలంలోని ఆరేపల్లి రంగంపేట, నారావారిపల్లి, చినరామాపురం గ్రామాల్లో విద్యుత్ స్వావలంబన సాధ్యమయ్యింది. ప్రాజెక్టు ఖర్చు రూ.20.68 కోట్లు కాగా, 1600 ఇళ్లకు 2 కిలోవాట్ల సామర్ధ్యంతో సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. రంగంపేటలో 740, చిన్న రామాపురంలో 491, కందులవారిపల్లిలో 369 ఇళ్లకు బిగించారు. ఫలితంగా రోజుకు సగటున 3,200 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమవుతుందని వినియోగదారులు 'ప్రజాశక్తి'కి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా వార్షికంగా దాదాపు 4,188 మెట్రిక్ టన్నుల కార్బన్ డైయాక్సైడ్ వాయువు ఉద్గారం తగ్గి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది. ఇది పచ్చదనం వైపు ఒక సుస్థిరమైన అడుగు అని అధికారులు చెబుతున్నారు. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుతో గ్రామాల్లో విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గాయని, ప్రజలపై ఆర్థిక భారం తగ్గడానికి ఉపయోగపడిందని గ్రామస్తులు పట్టాభిరామానాయుడు, వల్లూరి వసంత, తాటిమాకుల ఎర్రయ్య, దువ్వూరు శివరామకృష్ణ, రాంకుమార్ యాదవ్, పంచాయతీ సెక్రటరీబి.సురేష్‌బాబు తెలిపారు.

ఖర్చంతా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలదే :

పట్టాభిరామానాయుడు, నారావారిపల్లి



మా గ్రామాన్ని స్వర్ణ నారావారిపల్లెగా అభివృద్ధి చేయడం ఎంతో అదృష్టం. సోలార్ ప్యానళ్లకు ఒక్క రూపాయి కూడా మా నుంచి వసూలు చేయలేదు. ఖర్చంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భరించాయి. మాకు ఉచితంగా ఇన్‌స్టాల్ చేశారు. సిఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు.

సోలార్ యూనిట్లు పోగా మిగిలింది చెల్లిస్తున్నాం :

వల్లూరి వసంత, నారావారిపల్లి



మాకు గతంలో 240 విద్యుత్ యూనిట్లు వచ్చేది. దీనికి రూ.1800 చెల్లించేవాళ్లం. ప్రస్తుతం సోలార్‌ప్యానెల్ బిగించిన తరువాత 176 సోలార్ యూనిట్లు పోనూ, మిగిలిన 64 యూనిట్లకు రూ.450 మాత్రమే చెల్లిస్తున్నాం. సంతోషంగా ఉంది.

'ట్రూఅప్' చెల్లిస్తున్నాం : రాధ, రంగంపేట



మాది పేద కుటుంబం. గతంలో విద్యుత్ ఛార్జీలు కట్టలేక కనీసం ఫ్యాన్లు కూడా వేసుకోకుండా ఉక్కపోతతో, నిద్రలేని రాత్రులు గడిపాము. అపుడు 120 యూనిట్లకు రూ.950 బిల్లు వచ్చేది. సోలార్ ప్యానెల్ బిగించిన తరువాత సోలార్ యూనిట్లు 176 పోనూ మిగిలిన యూనిట్లు విద్యుత్ శాఖ వారికే వెళుతోంది. మేము ట్రూఅప్ ఛార్జీ రూ.100 మాత్రమే కడుతున్నాం.

ఢిల్లీలో కలెక్టర్ వెంకటేశ్వర్‌కు 'స్కాచ్' అవార్డు

ప్రజాశక్తి - చంద్రగిరి



ఢిల్లీలో స్కాచ్ అవార్డు అందుకున్న కలెక్టర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి మండలంలోని ఏ రంగంపేట, కందులవారిపల్లి, చిన్న రామాపురం గ్రామపంచాయతీల సమగ్ర అభివద్ధి లక్ష్యంగా మొదలైన స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్ట్ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే 1600 గహాలపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసినందుకు దేశంలోని ప్రతిష్టాత్మక స్కాచ్ గోల్డెన్ పురస్కారానికి ఎంపికయ్యింది. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం, రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ తోడ్పాటుతో ఈ ప్రాజెక్టులో భాగంగా 1600 గహాల పై 20.68 కోట్ల రూపాయల ఖర్చుతో సౌర ఫలకాలను 45 రోజులలో పూర్తి ఉచితంగా ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 10.19 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 10.49 కోట్లు. 3396 కిలోవాట్ల ఇన్సాల్డ్ కెపాసిటీ తో ఏర్పాటైన ఈ సౌరఫలకాలు ఒక సంవత్సరానికి 3.79 కోట్ల రూపాయల విలువ చేసే 4.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఇది 1.92 లక్షల చెట్ల యొక్క కార్బన్ ఉద్గారాల తగ్గింపు సామర్థ్యానికి సమానమైనది. అనతి కాలంలోనే ఈ లక్ష్యాన్ని సాధించినందుకు శనివారం న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్ నందు ప్రతిష్టాత్మక స్కాచ్ గోల్డెన్ అవార్డును ఏపీఎస్పీడీసీఎల్ ఎస్.ఈ సురేంద్ర నాయుడుతో కలిసికలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అందుకున్నారు. వీరికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని , జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ , స్వర్ణ నారావారిపల్లి స్పెషల్ ఆఫీసర్ సుశీల దేవి అభినందనలు తెలిపారు.

భక్తులకు అన్నప్రసాదం పంపిణీ

ప్రజాశక్తి-తిరుపతి టౌన్

తిరుమల శనివారాలు మొదటి శనివారం సందర్భంగా సరోజినీ దేవి రోడ్డులోని సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు స్థానిక భక్తాదులకు, తిరుమలకు నడిచి వెళ్ళు భక్తులకు ఆలయ నిర్వహకులు ఆర్.ఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కే.యల్.వర్మ, పంచాయతీరాజ్ డి.ఇ మురళి, రాధాకష్ణ వర్మ, రాజా నరేన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ లీలామనోహర్ తదితరులు భక్తులకు అన్నదానం చేశారు.



ఎస్ఈకి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల వినతి

ప్రజాశక్తి - తిరుపతి సిటీ: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఎస్పీడీసీఎల్ ఎస్ఈకి శనివారం వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వినతిపత్రం అందజేశామని యుఈఈయు కార్యదర్శి శివ ప్రసాద్ రెడ్డి, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ కార్యదర్శి కుమార్ తెలిపారు. వారు మాట్లాడుతూ ఉన్నత అధికారులను కలిసి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు విన్నవించామన్నారు. పరిష్కారం కాకపోతే ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డివిజన్ కార్యదర్శులు రవికుమార్, చిరంజీవి, రవి, ఫీల్డ్ అసిస్టెంట్ కార్యదర్శి శరత్ కుమార్, హమాలీ యూనియన్ అధ్యక్షుడు ఆరోగ్యదాస్ తదితరులు పాల్గొన్నారు.

ఉచిత మెగా వైద్య శిబిరం



వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్ తలమంచి వినోద్ కుమార్ రెడ్డి

ప్రజాశక్తి - గూడూరు టౌన్ : గూడూరు రెండో పట్టణం, నరసింగ రావు పేట, సిద్ధార్థ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ తలమంచి వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ ఆసుపత్రి లో పలు విభాగాల్లో పనిచేసే వైద్యులతో కలిసి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి 400 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. అనంతరం పలు సూచనలు, సలహాలు అందచేశారు. భవిష్యత్‌లో మరెన్నో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యామిని(షుగరు, బీపీ, విష జ్వరాల వ్యాధి నిపుణులు), డాక్టర్ దువ్వూరు లక్ష్మీ సుధ (దంత వైద్య , నోటి క్యాన్సర్ నిపుణులు), డాక్టర్ జనిత్ రెడ్డి (ఎముకలు, కీళ్ళు, వెన్నెముక వ్యాధి నిపుణులు), డాక్టర్ స్వప్న గుంటుపల్లి (ప్రసూతి, గర్భ కోశ వ్యాధి నిపుణులు), సిద్ధార్థ ఆసుపత్రి వ్యవస్థాపకులు తలమంచి సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పేద విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ



ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తున్న పోస అధ్యక్షులు

ప్రజాశక్తి - పాకాల: స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో చదువుతున్న 30 మంది పేద విద్యార్థులకు కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ (పోస)ఆధ్వర్యంలో శనివారం ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం తమ ఉదారతను చాటుకున్న పోసాకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అధ్యక్ష, కార్యదర్శులు లింగయ్య నాయుడు, జీవి ప్రసాద్‌లు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని, తల్లిదండ్రులు ఎన్నో కష్టాలకు ఓర్చి చదివిస్తున్నారని వారి శ్రమను వృధా కాకూడదని, ప్రభుత్వ కళాశాలలో మంచి అధ్యాపక బృందం ఉందని వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాల ఏ అండ్ టి అధ్యాపకులు హరికృష్ణ విలువైన మూడు తివాచీలను కళాశాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు జయచంద్రన్, గణిత శాస్త్ర అధ్యాపకులు హరినాధ చారి, లైబ్రేరియన్ చంగల్ రాయులు, ఎన్ఎస్ఎస్ పిఓ మునిరాజా తదితరులు పాల్గొన్నారు.

కిరణ్ కుమార్‌కు పిహెచ్‌డి పట్టా



ప్రజాశక్తి - గూడూరు టౌన్ : గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల, సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నున్నా లక్ష్మీ నరసింహ కిరణ్ కుమార్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, సివిల్ ఇంజనీరింగ్ నుండి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పిహెచ్‌డి) పట్టా పొందారు. ఈ సందర్భంగా నారాయణ ఇంజనీరింగ్ కళాశాల మేనేజింగ్ సెక్రటరీ వినయ్ కుమార్, డైరెక్టర్ డాక్టర్ దత్తాత్రేయశర్మ , డీన్ డాక్టర్ విశ్వక్సేన రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రసాద్‌లు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ సహాయ సహకారాలు అందించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

'పచ్చదనం - పరిశుభ్రత' అందరి బాధ్యత

ప్రజాశక్తి - తిరుపతి టౌన్: పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండి, పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛత హి సేవ, స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర లో భాగంగా మూడవ శనివారం హోమ్ కంపోస్టింగ్ పై మెప్మా కార్యాలయంలో ఆర్.పి.లకు అవగాహన కల్పించి ఎరువులు, మొక్కలను కమిషనర్ ఎన్.మౌర్య పంపిణీ చేశారు. గొల్లవానిగుంట వద్దనున్న తొండమాన్ చక్రవర్తి మార్గంలో శాప్ చైర్మన్ రవినాయుడు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టిటిడి బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వూకా విజయ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ మెంబర్ కుమారమ్మ, రజక సంఘం డైరెక్టర్ కరాటే చంద్ర తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ పాల్గొన్నారు.

ఐఐటీలో ఆర్ట్ వర్క్ షాప్ విజయవంతం




పెయింటింగ్‌లు వేస్తున్న మహిళలు

ప్రజాశక్తి-ఏర్పేడు: ఏర్పేడు, తిరుపతి ఐఐటీలో శనివారం ఆర్ట్ వర్క్ షాప్ సందడిగా సాగింది. ఐఐటీకి సంబంధించి ఆర్టిస్టా ది ఆర్ట్ క్లబ్ ఆధ్వర్యంలో శని, ఆదివారాలు రెండు రోజులపాటు తలపెట్టిన కళాంగిణి వేడుక మొదటి రోజైన శనివారం ఉల్లాస పూరిత వాతావరణంలో జరిగింది. మహిళా ఆర్టిస్టులు రాగిమాను శ్రీదేవి, జి.గాయత్రీ దేవి, బత్తుల అర్చన, ఎస్.లావణ్యలు వర్క్ షాప్ లో పాల్గొని ఐఐటి, ఐసర్ విద్యార్థిని విద్యార్థులకు పెయింటింగ్ లో మెళకువలు నేర్పించారు.

నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు

వివిధ శాఖల భవన నిర్మాణాలు పూర్తయినా పట్టించుకోని అధికారులు



ప్రజాశక్తి - బాలాయపల్లి : ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, గ్రామీణ ఆరోగ్యకేంద్రం భవనాలు బాలాయపల్లి, కాట్రగుంట గ్రామాల్లో నిర్మాణం పూర్తయినప్పటికీ, ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా ఉన్నాయి. బాలాయపల్లిలో రైతు భరోసా కేంద్రం ప్రారంభం కాకపోవడంతో, రైతులు వివిధ సేవలు పొందేందుకు వ్యవసాయ శాఖ విఎఓలు ఎక్కడ ఉంటారో తెలియక వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతు భరోసా కేంద్రం రూ.21.8 లక్షల వ్యయంతో 2022 లో నిర్మాణం ప్రారంభమై, 2023 లో పూర్తిచేశారు. అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో ఏడాదిన్నర గడుస్తున్నా నేటికి ప్రారంబానికి నోచుకోలేదు. వ్యవసాయశాఖకు సొంత భవనం లేకపోవడంతో ఆశాఖాధికారులు వివిధ భవనాల్లో కూర్చుని విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను రైతు సేవాకేంద్రాలుగా పేరు మార్పు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. కానీ నిరుపయోగంగా పడిఉన్న భవనాన్ని ప్రారంభిస్తే సౌకర్యంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు. అదేవిదంగా కాట్రగుంటలో నూతన భవనాలు ప్రారంబానికి నోచుకోకపోవడంతో దుస్థితిలో ఉన్న పంచాయతీ భవనంలో సచివాలయలం, వ్యవసాయశాఖ, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సేవలు అన్నీ ఒకే భవనంలో ఇరుకుగదులలో నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సేవలు పొందేందుకు ఇరుకుగదులలో ఉన్న సచివాలయంలో అవస్థలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయం రూ.40 లక్షలు, ఆరోగ్య కేంద్రం రూ.20.80 లక్షలు, రూ.23.94 లక్షలు వ్యయంతో 2021 లో నిర్మాణాలు ప్రారంభమై 2023 లో పూర్తిచేశారు. భవనాలను ప్రారంబించి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

ఓటును కాపాడుకుందాం



ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు

ప్రజాశక్తి - తిరుపతి సిటీ: దేశంలో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ఏఐసీసీ, పీసీసీ పిలుపుమేరకు, శనివారం తిరుపతి పాత నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజల నుంచి మద్దతు లభించింది. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ప్రజల ఓటు హక్కును దోచుకుంటోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తున్న వారి ఓట్లను గల్లంతు చేస్తూ, లేని వారి ఓట్లను ఓటర్ల జాబితాలోకి ఎక్కించి, దొంగ ఓట్లతో మూడోసారి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు బాల గురవం బాబు మాట్లాడుతూ నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోవడంతో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛను కోల్పోతున్న దుస్థితి బాధాకరమన్నారు. పీసీసీ ఉపా ధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ రాజ్యాంగంపై బిజెపి ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు. ఏఐసీసీ ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ కంభంపాటి మురళి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కానీ మోడీ పాలనలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తలపా దామోదర్ రెడ్డి, కేకేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర మోహన్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాలకు టీటీడీని వాడుకోవడం టీడీపీకి పరిపాటే : భూమన

ప్రజాశక్తి - తిరుపతి సిటీ: రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబుకు, లోకేష్‌కు ఒక అలవాటుగా మారిందని, విషప్రచారాలు చేయడం వారిద్దరికీ అలవాటేనని, పరకామణిలో చోరీ విషయంలోనూ లోకేష్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే శ్రీవారి హుండీ లెక్కింపులో అమెరికన్ డాలర్ నోట్లు చోరీచేస్తూ సి.వి.రవికుమార్ అనేక వ్యక్తి 2023, ఏప్రిల్ 29న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. వాటి విలువ రూ.72,000లుగా విజిలెన్స్ సిబ్బంది నిర్ణయించారు. అంటే ఆ దొంగతాన్ని గుర్తించి, పట్టుకున్నది వైయస్సార్‌సీపీ హయాంలోనే కదా? అలాంటిది మాపై ఏరకంగా నిందలేస్తారు? గత రెండుదశాబ్దాలుగా ఇలాంటివి పలుమార్లు చేశానని రవికుమార్ విచారణలో ఒప్పుకున్న నేపథ్యంలో, చంద్రబాబు గత ప్రభుత్వం హయాంలో ఇలాంటి చోరీలను ఎందుకు అడ్డుకోలేదు?. రవికుమార్ పెద్దజీయంగార్ మఠంలో పనిచేస్తూ, పరకామణి క్లర్కుగా వ్యవహరిస్తున్నారని అధికారులు, అప్పటి పోలీసులు తేల్చారు. మరింత విచారణ కోసం లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించిచారు. ఈ కేసును నిశితంగా పోలీసులు విచారించి, వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. శ్రీవారి పరకామణిలో చోరీ విషయాన్ని వారికి తెలియజేశారు. అపరాధానికి పాల్పడినట్టుగా రవికుమార్ ఒప్పుకున్నారు. ప్రాయశ్చితంగా తన ఆస్తులను స్వామివారికి గిఫ్ట్ రూపంలో ఇచ్చుకుంటామని రవికుమార్, అతని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈకేసులో 2023లో మేలో ఛార్జి షీటు దాఖలు చేస్తే, 2023లో జూన్‌లో, టీటీడీకి గిఫ్టుగా దాదాపు రూ.14.43 కోట్ల ఆస్తులను రవికుమార్, అతని కుటుంబ సభ్యులు రాసిచ్చారు. దీనిపై టీటీడీ బోర్డు తీర్మానం అయిన తర్వాత లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారం కోసం 2023 జులై నెలలో అర్జీ దాఖలు చేశారు. న్యాయ ప్రక్రియను అనుసరించి ఈ కేసు పరిష్కారం అయ్యింది. ఇవీ జరిగిన వాస్తవాలని భూమన తెలిపారు. ధర్మ బద్ధంగా సాగిన ఈ ప్రక్రియపై ప్రభుత్వం రాజకీయ ఆట ఆడుతోందన్నారు. గత రెండు దశాబ్దాలుగా పలుమార్లు తాను పలుమార్లు తప్పుచేశానని రవికుమార్ చెప్తున్న నేపథ్యంలో గతంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పరకామణిలో చోరీ జరుగుతున్న విషయాన్ని పట్టుకోలేకపోయిందని ప్రశ్నించారు. ఇప్పుడు ఇంగితం మరిచి మరోసారి తిరుమల క్షేత్రాన్ని అడ్డుపెట్టుకుని అబద్ధాలు, విష ప్రచారాలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు.

పరకామణి దోపిడీ పై విచారణ జరపాలి

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: గత వైసిపి ప్రభుత్వ హయాంలో టీటీడీ పరకామణిలో జరిగిన దోపిడీలపై ప్రత్యేకమైన జ్యుడీషియల్ కమిషన్ వేసి విచారణ జరపాలని టిడిపి బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం ఉమేష్ రావు శనివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంకన్న సంపదను దోచుకున్న దొంగలను కఠినంగా శిక్షించి, భక్తుల మనోభావాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గనులు, భూములు, అడవులు వంటి ప్రకృతి సంపదను దోచుకున్నది చాలదన్నట్లు తిరుమల వెంకన్న సంపదను కూడా జగన్ గ్యాంగ్ దోచుకున్నారని ఆరోపించారు. జగన్ గ్యాంగ్ పాపం పండి, పరకామణి వీడియోలు ఈరోజు బయటపడ్డాయి. రేపు నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారని తెలిపారు.

తిరుమల పవిత్రతను కాపాడటం అందరి బాధ్యత



ప్రజాశక్తి - తిరుమల: తిరుమల పవిత్రత, ప్రశాంతత కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని, ముఖ్యంగా భక్తులకు సరైన సమాచారం అందించే విషయంలో మీడియా పాత్ర మరింత కీలకమైనదని టీటీడీ అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శనివారం టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా ప్రతినిధుల నుండి ప్రయోజనకరమైన సూచనలను ఎల్లప్పుడూ స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేగంగా పెరుగుతోందని, కానీ చాలామంది యూట్యూబర్లు భక్తులకు సరైన సమాచారం ఇవ్వకుండా, అవాస్తవ మైన ఆధారరహిత వార్తలతో గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. ఇటువంటి తప్పుడు వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఉండే శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినే అవకాశం ఉంటుందని తెలిపారు. టీటీడీపై అసత్య కథనాలతో దుష్ప్రచారం చేసే వారిని నియంత్రించేందుకు మీడియా ప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలను ప్రజలకు చేరవేయాలని కోరారు.

సమరశీల పోరాటాలతో సమానత్వం

■ ఐద్వా అధ్యక్ష కార్యదర్శులుగా రాధమ్మ, లతారెడ్డి

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: సమాజంలో నేటికీ స్త్రీ సమానత్వానికి నోచుకోలేదనీ, పురుషాధిపత్య భావజాలం అసమానతలు పెంచుతూనే ఉందనీ, దానికి వ్యతిరేకంగా సమరశీల ఉద్యమాలు నిర్మించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలత పిలుపు నిచ్చారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్ లో శనివారం ఐద్వా శ్రీకాళహస్తి ప్రాంతీయ మహా సభను నిర్వహించారు. ఐద్వా శ్రీకాళహస్తి ప్రాంతీయ నూతన కమిటీని శనివారం ఎన్నికున్నారు. అధ్యక్షులుగా రాధమ్మ, కార్యదర్శిగా లతా రెడ్డి, ఉపాధ్యక్షులుగా కమలమ్మ, సహాయ కార్యదర్శిగా కేశవమ్మ, సభ్యులుగా ఆరుగురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

రైతు సంఘం రేణిగుంట మండలాధ్యక్షులుగా మునిరామయ్య

రేణిగుంట : రైతుసంఘం రేణిగుంట మండలాధ్యక్షులుగా కె.మునిరామయ్య ఎంపికయ్యారు. మునిరామయ్య సొంత గ్రామమైన ఎర్రమరెడ్డిపాలెంలో ఆయనను ప్రజలు సన్మానించి అభినందనలు తెలిపారు. గ్రామ రైతులు చంద్ర, మోహన్ మాట్లాడుతూ ఎర్రమరెడ్డిపాలెంలో వ్యవసాయ భూములు 1954లో కృష్ణమాచార్య అనే ఇనాందారులు హైకోర్టులో 113.13 సెంట్లు అని మాత్రమే జడ్జిమెంట్ ఇచ్చారని, 1972లో కొంతమందికి ఆయన వాటాలో భూమి విక్రయించారన్నారు. ఆ భూములు ఎపిఐఐసి వారు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కుమారులు వచ్చి రైతుల భూములు తమవేనని గొడవ చేస్తున్నారని మునిరామయ్య గట్టిగా పోరాడుతున్నారన్నారు. రామానుజం వచ్చి ఇబ్బందులు పెడుతుంటే ఎదుర్కొన్నామన్నారు. 1994లో గ్రామస్తులకు అనుకూలంగా ఆర్డీవో కోర్టు తీర్పు ఇచ్చింది. సిసిఎల్ఆర్ కోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2002లో వాటర్‌హెడ్ ట్యాంకులు నిర్మించుకున్నారు. 2005లో చెరువును ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుకున్నారు. గ్రామంలోని రామాలయ నిర్మాణంలోనూ, గ్రామ అభివృద్ధిలోనూ మునిరామయ్య కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. రైతుసంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.రంగయ్య, పి.హేమలత అభినందనలు తెలిపారు.

'మా స్థలంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు'

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): ఉప్పరపల్లి సర్వేనెంబర్ 13లోని 183 అంకణాల మా స్థలంలో మహేష్ నాయుడు, అతని అనుచరులు దౌర్జన్యంగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని లక్ష్మీ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సదరు స్థలం వద్ద ఆమె మద్దతు దారులతో కలసి దౌర్జన్యంగా నిర్మాణాలు చేస్తున్న వారిని అడ్డుకొని తమ స్థలానికి సంబంధించిన పత్రాలను చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ తన పిన్ని రేఖ తనకు ఈ ఏడాది జూలై మాసంలో 183 అంకణాలకు సంబంధించి విక్రయ అగ్రిమెంటు ఇచ్చిందన్నారు. అప్పటినుండి మా స్వాధీన అనుభవంలో ఉన్న ఈ స్థలాన్ని మహేష్ నాయుడు అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, కాజేయాలని ప్రయత్నిస్తూ ఉన్న ఇంటిని కూల్చి వేసి గ్రావెల్ తో స్థలం రూపం మార్చేసాడన్నారు. ఈ విషయాన్ని తిరుపతి రూరల్ డిఎస్పీకి ఫిర్యాదు చేశామని, ఆయన వారిని స్టేషన్‌కు పిలిపించి మీ వద్ద ఉన్న డాక్యుమెంట్లను తీసుకురావాలని, అప్పటివరకు సదరు స్థలంలో ఎలాంటి నిర్మాణాలను చేపట్టరాదని హెచ్చరించినా, పోలీసుల మాటలను లెక్కచేయని మహేష్ నాయుడు ఉన్న ఇంటిని కూల్చేసి దౌర్జన్యంగా ఆక్రమించాడని వాపోయారు. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు.

ఈత సరదా.. బాలుడి మృతి, మరొకరు గల్లంతు



ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: ఈత సరదా ఓ బాలుడు ప్రాణాలను బలిగొనగా, మరొకరు నీటి ఉధృతిలో కొట్టుకుపోయేలా చేసింది. ఈ విషాదకర ఘటన శనివారం సాయంత్రం పట్టణంలోని స్వర్ణముఖి నదిలో చోటుచేసుకుంది. వన్ టౌన్ సీఐ గోపీ కథనం మేరకు, పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన ఆరుగురు బాలురు స్వర్ణముఖి నదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వీరిలో హరూణ్(8), గుణ(14)లు నీటి ఉధృతికి కొట్టుకునిపోయారు. దీంతో సహచార బాలురు కాపాడండి అంటూ కేకలు వేయడంతో ఆ సమయంలో సమీపాన ఉన్న మున్సిపల్ సానిటరీ వర్కర్ అరుణ్ వారిని కాపాడే ప్రయత్నం చేశాడు. హరూన్‌ని ఎలాగోలా ఒడ్డుకు చేర్చగా, గుణ మాత్రం గల్లంతయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న హరూన్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. గల్లంతైన బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

చికిత్స పొందుతూ పంచాయతీ కార్యదర్శి మృతి



ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : చికిత్స పొందుతూ పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన సంఘటన శ్రీకాళహస్తి పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. బంధువుల కథనం మేరకు.. పైపూరి విజయలక్ష్మి(35) తొట్టంబేడు మండలంలోని పెద్దకనపర్తి పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తోంది. ఈ నెల 3వ తేదీన బ్రెయిన్ స్ట్రోక్ కు గురి కావడంతో బంధువులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నుంచి తిరుపతి సిమ్స్ కు తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో 17 రోజులు పాటు మృత్యువుతో పోరాడిన విజయలక్ష్మి శనివారం తుది శ్వాస విడిచింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త బాలాజీ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. విజయలక్ష్మి మృతి పట్ల తొట్టంబేడు మండల పంచాయతీ కార్యదర్శులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

అక్రమ రవాణాతో ప్రమాదకరంగా మారిన రోడ్లు



అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లబోయిన లారీ

ప్రజాశక్తి - నాయుడుపేట: తిరుపతి జిల్లా, నాయుడుపేట మండల పరిధిలో అక్రమ రవాణా దారులు రికార్డులు సృష్టిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుక, మట్టిని ఇష్టానుసారం తవ్వేసి అమ్మేస్తూ మరో పక్క భారీ వాహనాలు ఎలా పడితే అలా రహదారిపై తిప్పుతూ.. రహదారులను నాశనం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు మించి బరువులను లారీలపై వేసి రవాణా చేస్తూ.. రోడ్ల నాశనానికి కారణం అవుతున్నారు. దీంతో పరిశ్రమలకు వెళ్లే వాహనాలు ప్రమాద బారిన పడుతున్నాయి. ఈ క్రమంలో సెజ్‌లోని పరిశ్రమకు వెళుతున్న ఒక భారీ వాహనానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం నాయుడుపేట మీదగా మేనకూరు సెజ్‌కి వెళ్తున్న భారీ కంటైనర్ వాహనం వెంట్రుక వాసిలో పెను ప్రమాదం తప్పించుకుంది. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఉన్న గుంతల కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్ గుంటను తప్పించబోయి అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెల్లబోయాడు. ఈ ఘటనలో డ్రైవర్ గాయాల పాలవకుండా బయటపడ్డాడు. నాయుడుపేట నుంచి మేనకూరు సెజ్ లోని పరిశ్రమలకు వెళ్లే వాహనాలకు ఈమధ్య ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో నాయుడుపేట మండల పరిధిలో అక్రమ గ్రావెల్ రవాణా అధికమవడంతో మేనకోరికి వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయమై ప్రమాదాలకు నెలవుగా మారింది. నాయుడుపేట మండల పరిధిలోని భీమవరం, చిగురుపాడు, ద్వారకాపురం, మేనకూరు ఇలా చుట్టుపక్కల గ్రామాల నుంచి అనుమతులు లేకుండా ఇష్టాను సారంగా ఇసుక, మట్టి ట్రాక్టర్లు, భారీ వాహనాలతో అక్రమ రవాణా చేస్తుండడంతో రోడ్డులో ఎక్కడబడితే అక్కడ గుంటలు పడి రహదారి చిన్నాబిన్నమైపోయింది. ఒకవైపు అక్రమ రవాణా దారులు ప్రభుత్వ అనుమతులు లేకుండా, ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. మరోవైపు అక్రమంగా ఇసుక రవాణాను విచ్చలవిడిగా చేస్తూ స్వర్ణముఖి నదిలో నీటి నిల్వలు లేకుండా చేసి ప్రజల మనుగడను ప్రశ్నార్ధకంగా మారుస్తున్నారు. గ్రామస్తులు ఎవరైనా ఎదిరించి అడిగితే వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వీటిపై ఏ ఒక్క అధికారి కూడా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. వీటిని అదుపు చేయవలసిన సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ నిద్రావస్థ నుంచి తేరుకోవడం లేదు. వీటిపై ప్రజల నుంచి వ్యతిరేకత వెలువడుతున్న అధికారుల పట్టించుకోని పరిస్థితుల్లో లేరు. ఇదే అదునుగా అక్రమ రవాణా దారులు మరింతగా చెలరేగిపోతూ ప్రమాదాల సృష్టికర్తలుగా మారుతున్నారు. పై అధికారులు వీటిపై దృష్టి పెట్టి ప్రజా జీవనానికి ప్రభుత్వానికి ప్రమాదంగా మారిన ఇలాంటి వారిపై కఠిన చర్యలు చేపట్టాలనిప్రజలు వేడుకుంటున్నారు.

క్రైం న్యూస్

వాహనం సహా ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు

ప్రజాశక్తి - యర్రావారిపాలెం: భాకరాపేట అటవీ క్షేత్రాధికారికి అందిన సమాచారం మేరకు బోడేవాండ్లపల్లి సమీప ప్రాంతం నుండి ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారని తన సిబ్బందితో కలిసి శనివారం ఆ ప్రాంతంలో కాపు కాయడం జరిగిందని తెలిపారు. తలకోన నార్త్ బీట్ పరిధిలో టి.జంక్షన్ వద్ద అభయ ఆంజనేయస్వామి గుడి దగ్గర, వడ్డిపల్లి రోడ్, బోడోవండ్లపల్లి, ఎల్లమంద రోడ్డు మార్గంలో సిబ్బందితో కలిసి నిఘా వేసినట్లు ఎఫ్ఆర్ఓ, ఎన్.వెంకటరమణ మీడియాకు తెలిపారు. ఆ రోడ్డు మార్గంలో అనుమానంగా వస్తున్న కారును వెంబడించగా టి.జంక్షన్ వద్ద గల అభయ ఆంజనేయస్వామి గుడి వద్ద కారుని వదిలి పారిపోతుండగా చుట్టుముట్టి స్మగ్లర్‌ను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. పట్టుబడ్డ స్మగ్లర్ తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాకు చెందిన కీర్తి వాసన్ వెంకట్రామన్‌గా గుర్తించామన్నారు. కారును పరిశీలించి, ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఎర్రచందనం విలువ రూ.6,50,000 ఉంటుందని అంచనా వేశారు. పారిపోయిన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ దాడిలో ఎఫ్ ఎస్ ఓ, మునిస్వామి నాయక్, ఎఫ్ బి ఓ లు. రాజేష్ కుమార్, రవి, డ్రైవర్ రోహిత్ మరియు ప్రొటెక్షన్ వాచ్లు పాల్గొన్నారు.


నగలు, నగదు దోపిడీ

ప్రజాశక్తి - చంద్రగిరి: చంద్రగిరి మండలం దిగువ కాశి పెంట్ల హైవే పక్కన శుక్రవారం రాత్రి గల్లా నాగేశ్వర్ నాయుడు ఇంటిలో నాగేశ్వర్ నాయుడు భార్య సుశీల అమెరికాలో ఉన్న కుమారుడితో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి గేటు ముందర హార్న్ కొట్టడంతో ఆమె వెళ్లి తలుపు తీయడానికి ప్రయత్నించింది. ఇంటి వెనుక వైపు నుండి ముగ్గురు వ్యక్తులు ఇంటిలోని ప్రవేశించి నాగేశ్వరరావు నాయుడు, వారి అమ్మ ద్రౌపతిని టవల్‌తో కట్టేసి కత్తులు చూపించి బెదిరించి కబ్ బోర్డులో ఉన్న డబ్బులు రూ.70,000, వారి వద్ద ఉన్న నాలుగు సవరముల గోల్డ్ చైన్, నాలుగు గాజులు లాక్కోగా, వీడియోకాల్ మాట్లాడుతున్న వారి కుమారుడు సీసీ కెమెరాల్లో గమనించి, స్థానికులకు ఫోన్‌లో తెలిపారు. స్థానికులు రాకతో అప్రమత్తమైన దొంగలు నగలు, నగదుతో పారిపోయారు. కటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. చంద్రగిరి హైవే మొబైల్ సిబ్బంది, చంద్రగిరి సిఐ, డి.ఎస్.పి, క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

హత్యాయత్నం కేసులో ఒకరు, గంజాయి కేసులో మరొకరు అరెస్ట్

ప్రజాశక్తి - సత్యవేడు: హత్యాయత్నం కేసుకు సంబంధించి సత్యవేడు బాబుజి నగర్‌కు చెందిన సైమన్(25)ను, గంజాయి కేసులో సత్యవేడు పట్టణం దళవాయి అగ్రహారానికి చెందిన శ్రీధర్(34) ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మురళీనాయుడు తెలిపిన వివరాల మేరకు.. జూలై 15వ తేదీన శ్రీసిటీ కంపెనీలో పని ముగించుకుని రాత్రివేళ ఆటోలో వారి ఇంటికి చేరుకుంటున్న క్రమంలో సత్యవేడు శ్రీకాళహస్తి బస్టాప్ సమీపంలో సైమన్ ద్విచక్ర వాహనంలో వచ్చి ఆటోకు అడ్డంగా నిలిపి, గందరగోళం సృష్టించి ఆటోలో ఉన్న వారితో గొడవకు దిగారన్నారు. ఈ నేపథ్యంలో తోపులాట కూడా చోటు చేసుకుందన్నారు. ఆటో ఉన్న వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత ఒక పథకం ప్రకారం సీమాన్, ఆయన అన్న లారెన్స్ ఇంకా కొందరు కలిసి రాత్రి వేళ సత్యవేడు స్టేట్ బ్యాంకు వద్ద కాపు కాచి ఆటోలో ఇంటికి వెళ్తున్న వారిని ఆపి వారిపై కట్టెలతో తలపై చాతిపై కొట్టి రక్త గాయం పరిచారన్నారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసుగా నమోదు చేసినట్టు చెప్పారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిందితుడు సీమాన్‌ను అరెస్టు చేయడం జరిగిందన్నారు. పరారీలో ఉన్న మరొక నిందితుడ్ని లారెన్స్ ను కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. వీరిద్దరిపై సత్యవేడు,తడ,తమిళనాడు పోలీస్ స్టేషన్లో పలు కేసులో నమోదైనట్టు వివరించారు. మరో కేసు, గంజాయి కేసుకు సంబంధించి తమిళనాడు, ఫాదర్వేడు, మాదా కోయిల్ వీధిలో నివసిస్తున్న నిందితుడు శ్రీధర్‌ను శుక్రవారం మాదర్పాకం క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయితో పాటు పట్టుకోవడం జరిగిందన్నారు. నిందితుడి వద్ద నుంచి 20,000 విలువచేసే ఒకటిన్నర కిలోల గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు శ్రీధర్ పైన కూడా తమిళనాడు ఆరిని పోలీస్ స్టేషన్లో హత్య కేసు, సత్యవేడు పోలీస్ స్టేషన్లో గలాటా కేసు నమోదు అయినట్టు తెలిపారు. శ్రీధర్‌ను శుక్రవారం కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించామన్నారు. హత్యాయత్నం కేసుకు సంబంధించి నిందితుడు సైమన్(25) కోర్టులో హాజరపరిచి రిమాండుకు పంపుతామన్నారు.

నేడు ఆంజనేయ స్వామి జెండా మహోత్సవం



ప్రజాశక్తి - గూడూరు టౌన్ : దేశంలో మైసూరు తర్వాత గూడూరులో ఆంజనేయ స్వామి జెండా మహోత్సవం ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా మాదిరిగా ఈ సంవత్సరం కూడా జెండా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. విద్యుత్ దీపాలంకరణతో పెద్ద, పెద్ద ఆర్చిలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలలో జెండా ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేశారు. పోలీస్ శాఖ వారు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి



ప్రజాశక్తి - గూడూరు టౌన్ :గూడూరు మండల పరిధి, చెన్నూరు, సినిమహలు వీధిలోని అంగన్వాడీ కేంద్రంలో స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ జిల్లా మహిళ ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి మాట్లాడుతూ, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు. అనంతరం అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమానికి వచ్చిన వైద్యులు మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డా.లీలాకృష,అంగన్వాడీ సి.డి.పి.వో మెహబూబి, సూపర్వైజర్ శివజ్యోతి, అంగన్వాడీ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, మహిళలు పాల్గొన్నారు.

పోషణ మాసోత్సవాలు

ప్రజాశక్తి - గూడూరు టౌన్ : గూడూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని విందూరు సెక్టార్, నెల్లటూరులోని నెల్లటూరు 1, నెల్లటూరు 2, గోగినేని పురం, నెల్లటూరు చవట అంగన్వాడీ కేంద్రాలలో శనివారం పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గూడూరు సిడిపిఓ మెహబూబి హాజరై మాట్లాడుతూ ఆధార్ కార్డులు, అపార్ ఐడి కార్డుల గురించి వివరించారు. అలాగే రక్తహీనతపై జాగ్రత్తలు, స్థూలకాయం నివారణకు నూనె వినియోగం తగ్గించాలని ఆమె సూచించారు. డిజిటలీకరణ ద్వారా సమగ్ర పోషణకు బలమైన అడుగు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ హైమావతి, అంగన్వాడీ కార్యకర్తలు ఎన్ శోభారాణి, ఉమాదేవి, కామాక్షి, రమణకుమారి, ఎంఎస్ కె వేదిత, పిల్లల తల్లులు, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు.

స్వస్త్ నారి సశక్త్ అభియాన్



ప్రజాశక్తి - బుచ్చినాయుడు కండ్రిగ: మండలంలోని కాంపాలెం పంచాయతీ భవనంలో శనివారం సర్పంచ్ గోపి ఆధ్వర్యంలో రాష్ట్రంలో స్వస్త్ నారి సశక్త్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ రెడ్డి, డాక్టర్ ఉదయ్ కుమార్, ఆరోగ్య అధికారి వెంకటేశులు పాల్గొని మహిళలకు ఆరోగ్య సూచనలు చేశారు. పౌష్టికాహారం గురించి, వివిధ రకాల వ్యాధులపై అవగాహన కల్పించారు. 2వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో మహిళలకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఏఎన్ఎంలు మహిళలు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన వైద్యాధికారి



మొక్క నాటుతున్న డాక్టర్ హేమభూషణ్

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : రూరల్ మండలం, పరమేశ్వర మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ హేమ భూషణ్, సిబ్బంది హాస్పిటల్ ఆవరణలో చెట్లు నాటారు. జిల్లా వైద్యాధికారి హాస్పిటల్, ల్యాబ్‌లను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ రోగులకు మంచి వైద్య సదుపాయాన్ని కల్పించాలని, వర్షాకాలంలో వచ్చే విష జ్వరాలను పరీక్ష చేసి సరైన వైద్యం అందించాలని సూచించారు.

21న మండల సర్వసభ్య సమావేశం

ప్రజాశక్తి - చంద్రగిరి :చంద్రగిరి మండల సర్వ సభ్య సమావేశం ఆదివారము ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ వెంకటరత్నం ఒక ప్రకటనలో తెలిపారు. మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ హేమేంద్రకుమార్ అధ్యక్షతన నిర్వహించనున్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరు కానున్నట్లు తెలిపారు. కావున మండలంలో ఉన్న అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయితీ కార్యదర్శులు, విఆర్వోలు హాజరు కావాలని ఒక ప్రకటనలో తెలిపారు.

పంట కాలువ ఆక్రమణలు తొలగింపు



ప్రజాశక్తి - బుచ్చినాయుడు కండ్రిగ:మండలంలోని అరిగిన కండ్రిగ పంచాయతీ, అరుంధతి వాడకు మధ్యలో తెలుగు గంగ కాలువ నుండి వస్తున్న పంట కాలవను కొందరు గ్రామస్తులు ఆక్రమించుకున్నారని, శనివారం ఉదయం గ్రామపంచాయతీ సర్పంచి మండల తాసిల్దార్ శ్రీదేవికి ఫిర్యాదు చేశారు. స్పందించిన తాసిల్దార్ శ్రీదేవి వెంటనే అరుంధతి వాడకు వెళ్లి గ్రామస్తులతో మాట్లాడి ఇది ఎప్పటినుంచో పంట కాలువగా ఉందని ఆక్రమించుకోరాదని హెచ్చరించారు. తక్షణం జెసిపి యంత్రంతో వంటకాలవ ఆక్రమణలను తొలగింపచేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

వైభవంగా గ్రామోత్సవం

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : వడమాలపేట మండలం, అప్పలాయగుంట శ్రీ దేవీ భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తమిళ పెరటాసి మొదటి శనివారం సాయంత్రం శ్రీ దేవీ భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. స్వామి వారిని అలంకార మండపంలో, బంగారు తిరుచ్చి వాహనానంపై ఊరేగించారు.

రాష్ట్రాభివృద్ధికి స్వర్ణాంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా మార్చడానికి మన పరిసరాలను పరిశుభ్రంగా



ఉంచుకోవడం, పచ్చదనాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ చంద్రమౌళి పేర్కొన్నారు. ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలులో భాగంగా, పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కోటేశ్వరయ్య, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ శ్రీనివాసులు, బాబురావు, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సుజనా, డాక్టర్ వాసవి, నరసింహులు, పద్మావతి ఫిజికల్ డైరెక్టర్ సూర్య బాబు తదితర అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

ప్రజాశక్తి - బుచ్చినాయుడు కండ్రిగ:రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా మార్చడానికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం,



పచ్చదనాన్ని పెంచుకోవడం అవసరమని మండల ఇన్చార్జి ఎంపీడీవో మోతి పేర్కొన్నారు. బుచ్చినాయుడు కండ్రిగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణయ్య, మండల విద్యాశాఖ అధికారులు రవీంద్రనాథ్, ముని సుబ్రహ్మణ్యంల ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు.

ప్రజాశక్తి - పాకాల: స్వచ్ఛత పక్వాడా ఐదవ రోజు కార్యక్రమంలో భాగంగా మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత



పాఠశాలలో గ్రీన్ మాస్టర్ వనపర్తి వెంకట సిద్దులు ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ రకాల స్వచ్ఛత కార్యక్రమాలపై అవగాహన కల్పించామని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలత తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. పరిసరాల పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నీరజ, విమలా విక్టోరియా, ఆదికేశవులు, సుల్తాన్, రామమూర్తి, బాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రజాశక్తి - క్యాంపస్ : యస్వీయు ప్రాంగణంలో ప్రతి నెల మూడవ శనివారం జరిగే " పరిశుభ్రత– పచ్చదనం "



కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నెహ్రూ ప్లాజా వద్ద ఇంచార్జి విసి ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతినాయుడు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇంచార్జీ విసి మాట్లాడుతూ యస్వీయూ పచ్చదనానికి, ఆహ్లాదకర వాతావరణానికి నెలవని, దీనిని మరింత అందంగా, పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఆచార్యులు, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రజాశక్తి - గూడూరు టౌన్ : గూడూరు పురపాలక సంఘ పరిధిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర –2025 సెప్టెంబర్ నెల థీమ్ గ్రీన్ ఏపీలో భాగంగా శనివారం మున్సిపల్ కమిషనర్



వారి ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీ బాయ్స్ హాస్టల్‌లో మొక్కలు నాటి, గ్రీన్ ఏపీ ఆవశ్యకత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ పర్యావరణాన్ని నాశనం చేస్తుందని, అక్టోబర్ 2 నుండి ప్రభుత్వ కార్యాలయాల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్, సచివాలయ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజాశక్తి - శ్రీకాళహస్తి రూరల్ (తొట్టంబేడు): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జనసేన నాయకులు పేర్కొన్నారు. మండలంలోని పొయ్య పంచాయతి గ్రామ



సచివాలయ ఆవరణలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి సంయుక్తంగా మాట్లాడుతూ డిప్యూటీ సిఎం ఆదేశాల మేరకు ప్రతి నెలలో మొదటి శనివారం, మూడవ శనివారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ కుమార్, లక్ష్మణ్, దినేష్ జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : ప్లాస్టిక్ వినియోగం భావితరాల ఉనికిని దెబ్బతీస్తుందని మున్సిపల్ కమిషనర్ మంజునాథ్



గౌడ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే స్వర్ణాంధ్రా – స్వచ్ఛఆంధ్ర కార్యక్రమం థీమ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా పుత్తూరు పురపాలక సంఘం పరిధిలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో కమీషనర్ మంజునాథ్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలను నాటలన్నారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.

ప్రజాశక్తి - వాకాడు: మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో, మండల అధికారులు,



వాకాడులో పారిశుధ్య కార్మికులకు సన్మానం

కార్యాలయ సిబ్బంది పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. అనంతరం పంచాయతీ కార్మికులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సన్మానించారు.

ప్రజాశక్తి - రేణిగుంట :స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంలో శనివారం కరకంబాడిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో



చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవోఆర్డి ప్రభురావు మాట్లాడుతూ చెట్లు ప్రతి ఒక్కరు నాటాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కరకంబాడి పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాశక్తి - తిరుపతి సిటీ : తిరుపతి జిల్లాలోని వేదిక్ విద్యాన్ స్కూల్, 'వృక్షాలు రక్షిద్దాం – భూమిని కాపాడుదాం' అనే



నినాదంతో ప్రకృతి పరిరక్షణకు పిలుపునిచ్చింది. స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యం ప్రకారం, చెట్లు పెరిగితే కాలుష్యం తగ్గి, ఆరోగ్యం మెరుగుపడి, గ్రామాలు, పట్టణాలు అందంగా మారతాయని స్కూల్ యాజమాన్యం తెలిపారు.

ప్రజాశక్తి - నాయుడుపేట: స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా పేర్కొన్నారు.



శనివారం నాయుడుపేటలో కమిషనర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఉరుకుందమ్మ, మున్సిపల్ సిబ్బంది,మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విస్తృత పరిశోధనలు అవసరం

ప్రజాశక్తి - క్యాంపస్ : ఆధునిక అవసరాలకు అనుగుణంగా సైన్స్ రంగంలో విస్తృత పరిశోధనల అత్యవసరమని మెటీరియల్ సైన్స్ ఆచార్యులు డాక్టర్ బి.ఆర్ అరుణ్ పేర్కొన్నారు. యస్వీయు రసాయనశాస్త్ర విభాగం, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలోని మెటీరియల్ సైన్స్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ టిఆర్ అరుణ్ మెటల్ కాంప్లెక్స్ అండ్ ఇంక్రీజింగ్ ఇంపార్టెన్స్ ఇన్ బయలాజికల్ అప్లికేషన్స్ అనే అంశంపై శనివారం ఉపన్యాసాన్ని ఇచ్చారు. రాబోయే రోజుల్లో వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం మొదలైన రంగాలలో విస్తృతమైన పరిశోధనలు జరగటం ద్వారా మాత్రమే భవిష్యత్తు తరాల అవసరాలను, తీర్చగలమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మావతి, రసాయన శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ తదితరులు పాల్గొన్నారు.

తరగతి గదిలో మెలకువలు నేర్పండి

ప్రజాశక్తి -ఏర్పేడు :ఏర్పేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అల్సా అసిస్టెంట్ కోఆర్డినేటర్ మీనాక్షి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమయపాలన, ఫేసియల్ అటెండన్స్ వేయాలని, తరగతి గదిలో మెలుకువలను విద్యార్థులకు అవగాహన పూరితంగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి దయాకర్, ప్రధానోపాధ్యాయురాలు మునెమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఎస్వీయూలో హిందీ జాతీయ సదస్సు

ప్రజాశక్తి - క్యాంపస్ :యస్వీయు, హిందీ విభాగంలో "హిందీ దివస్"సందర్భంగా "హిందీ సప్తహ్ 'హిందీ భాష వర్తమాన సమయ్ కీ చునౌతియా ఔర్ సంభావనాయే' అనే విషయంపై ఒక రోజు జాతీయ సదస్సు శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య భాస్కర్ రెడ్డి, విశిష్ట అతిథిగా విచ్చేసిన తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయ హిందీ విభాగ ఆచార్యులు ఎస్.వి.ఎస్.ఎస్.నారాయణ రాజు, అన్నమలై యూనివర్సిటీ, చిదంబరం, తమిళనాడు హిందీ విభానికి చెందిన ప్రొఫెసర్ జగన్నాథ రెడ్డి, హిందీ విభాగపు అధిపతి ఆచార్య నారాయణ, విభాగపు ఆచార్యులు రామ్ ప్రకాష్, యూనివర్సిటీ ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ మురళీధర్‌లు మాట్లాడుతూ హిదీ బాష ప్రాధాన్యతను వివరించారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధకులు వారి పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఓరియంటల్ డిగ్రీ కాలేజ్, పద్మావతి డిగ్రీ కాలేజ్ విద్యార్థినీ, విద్యార్థులు, విభాగపు ఇతర ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు 23 వరకు గడువు

ప్రజాశక్తి - క్యాంపస్ : 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించి 9,11వ తరగతులలో జవహర్ నవోదయ విద్యాలయాలలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 23 అని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యకులు డా. ఎన్. విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 7న నిర్వహిస్తారన్నారు. 9వ తరగతిలో ప్రవేశానికి 8వ తరగతి చదువుతూ 2011–2013 మధ్య జన్మించినవారు, 11వ తరగతిలో ప్రవేశానికి 10వ తరగతి చదువుతు 2009–2011 మధ్య జన్మించినవారు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాల కొరకు 86888 88802 / 93999 76999 ఫోన్ నంబర్లను మరియు వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్ నవోదయ పోటీ పరీక్షల కేంద్రాన్ని సంప్రదించవలసిందిగా డా. ఎన్. విశ్వనాథ రెడ్డి సూచించారు.

విద్యార్థి విజ్ఞాన్ మంథన్ బ్రోచర్ల ఆవిష్కరణ

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): విద్యార్థుల్లో శాస్త్రీయ, సృజనాత్మక ఆలోచనలు పెంపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, విద్యార్థులు పరిశోధన, ప్రయోగాల్లో రాణించేలా ఏటా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్(వీవీఎం) పేరుతో జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణ పరీక్షను నిర్వహిస్తోందని టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వీవీఎంకు సంబంధించిన బ్రోచర్‌లను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివియం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ నీలం సౌజన్య, నాగరాజు, సాంబిరెడ్డి, సురేష్, లతా, కల్పన తదితరులు పాల్గొన్నారు.

నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

ప్రజాశక్తి - చంద్రగిరి: చంద్రగిరి, శ్రీ మూలస్థాన ఎల్లమ్మతల్లి అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దేవీ నవరాత్రి ఉత్సవాలపై ఆలయ అధికారులు పాలకమండలి చైర్మన్‌తో ఎమ్మెల్యే పులివర్తి నాని సమీక్ష సమావేశం నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలు సంబంధించి పోస్టర్‌ను శనివారం ఆలయ ఈవో, చైర్మన్ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే పులివర్తి నాని ఆవిష్కరించారు. ఈ ఉత్సవాల్లో చంద్రగిరి పట్టణానికి చెందిన రాజు గోపాల్ శెట్టి కుటుంబ సభ్యులు ఎల్లమ్మతల్లికి వెండి తాపడంతో కూడిన గజ వాహనంను ఇవ్వనున్నారు. ఎమ్మెల్యే పులివర్తి నాని దాతను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, చైర్మన్, మండల స్థాయి అధికారులు,కమిటీ సభ్యులు, కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

'శ్రీ దేవి భాగవత కథలు' పుస్తక ఆవిష్కరణ

ప్రజాశక్తి - గూడూరు టౌన్ :గూడూరు పట్టణానికి చెందిన టివిఎల్ ప్రసాద్ శ్రీదేవి భాగవతం కథలను రచించారు. సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ ప్రచురణ బాధ్యతను స్వీకరించి పుస్తకాలను ముద్రింప చేశారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో శ్రీదేవి భాగవత కథలు పుస్తకాన్ని శ్రీ విజయ దుర్గ ఉపపీఠం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ శనివారా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ భాగవత కథలు అందరికీ అర్థమయ్యే రీతిలో సరళంగా టివిఎల్ ప్రసాద్ రచించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ అమ్మవారి భాగవత కథలు చదువుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలనిరాబోయే రోజుల్లో కొన్ని విపత్కర పరిస్థితిలో ఎదురయ్యే అవకాశం ఉందని లోక శాంతి కొరకు ప్రతి ఒక్కరూ దైవ నామస్మరణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ ,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గంగిశెట్టి శివకుమార్ ,డాక్టర్ రోహిణి, ,శ్రీ కంటి రామ్మోహన్ రావు, శ్రీధర్,మీరా రెడ్డి ,మహిళా మండలి, మరియు ఇన్నర్ విల్ క్లబ్,సభ్యులు పలువురు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

సమర్థుడు డాలర్స్ దివాకర్ రెడ్డి



ప్రజాశక్తి - తిరుపతి సిటీ:9 నియోజకవర్గాలు, 7 మున్సిపాలిటీలు 1 కార్పొరేషన్ పరిధిలో ఉన్న తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి సమర్థవంతమైన వ్యక్తి డాలర్స్ దివాకర్ రెడ్డిగా భావించి సీఎం ఆ పదవి ఆయనకు ఇచ్చారని మాజీమంత్రి పరసారత్నం కొనియాడారు. తిరుపతిలోని మాజీమంత్రి పరసారత్నం నివాసంలో శనివారం టీడీపీ, దళిత, ప్రజా సంఘాల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి, ఘనంగా సత్కరించారు. దివాకర్ రెడ్డి మాట్లాడుతూ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లో ఐదేళ్లలో చేసే అభివృద్ధి పనులను చేశానని, అదేవిధంగా 40 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించానని తెలిపారు. నూతన తుడా లేఔట్స్ కు శ్రీకారం చుడుతున్నామని, వచ్చే ఏడాది నవంబర్ కల్లా తిరుపతికి ఐకాన్‌గా నిలుస్తున్న తుడా టవర్స్‌ను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

రేషన్ డీలర్లకు సూచనలు

ప్రజాశక్తి - వాకాడు:వాకాడు తహశీల్దార్ వారి కార్యాలయంలో శనివారం తహశీల్దార్ ఇక్బాల్, మండల పరిధిలోని రేషన్ షాపు డీలర్లతో సమావేశం నిర్వహించారు. తహశీల్దారు మాట్లాడుతూ డీలర్లు అందరూ అక్టోబర్ నెలకు సంబంధించి రేషన్ సరుకులు డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించి ఏటువంటి అలసత్వం చూపకుండా సకాలంలో అందించాలని, కేటాయించబడిన అన్ని స్మార్ట్ రైస్ కార్డులు డీలర్లు, వీఆర్వోలు సమన్వయంతో పర్యవేక్షించి లబ్ధి దారులకి అందించాలని తెలిపారు. స్మార్ట్ రైస్ కార్డులు రాని వారి జాబితా రేషన్ షాపు వారీగా తయారు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీలర్ల సమస్యలను చర్చించారు.

గంగమ్మకు రూ.2 లక్షల విరాళం



చెక్కు అందిస్తున్న శ్రీ సాయి సుధా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి

ప్రజాశక్తి - తిరుపతి సిటీ: శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం రెండు లక్షల రూపాయల విరాళాన్ని శ్రీ సాయి సుధా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ఆ గుడి చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్, పాలకవర్గ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర రావు, వినుకొండ లక్ష్మణరావు, రుద్ర కిషోర్, అర్చకులు రామకృష్ణ స్వామి పాల్గొన్నారు.

మాస్టర్ చెఫ్ పోటీలు



ప్రజాశక్తి - గూడూరు టౌన్ : గూడూరు, వరద నగర్, వారాహి విద్యా వికాస్ పాఠశాలలో మాస్టర్ చెఫ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ విచ్చేశారు. ఆయన పిల్లలచే తయారు చేయబడిన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు పరిశీలించి, బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలతో, పిల్లలు తల్లికి సహాయపడే పనులు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధినేత మోనిష్, చైర్మన్ గుణవతి, పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

కారెపాకం విద్యార్థుల ప్రతిభ



ప్రజాశక్తి - వరదయ్యపాలెం:తిరుపతి ఎస్వీ క్యాంపస్ హైస్కూల్‌లో సమగ్ర శిక్షా వారి ఆధ్వర్యంలో వారధి ఫౌండేషన్ వారు నిర్వహించిన పోటీలలో జడ్పీ హైస్కూల్ కారెపాకం విద్యార్థులు ప్రతిభ చూపారు. విద్యారుల అభ్యాసనాభివృద్ధిలో సోషల్ మీడియా పాత్ర అనే అశంపై డిబేట్ విభాగంలో ప్రణతి, మహా శ్వేత, జోషిక, మునిలోహిత రెండవ స్థానం , వ్యాసరచన పోటీలలో ముని తేజశ్రీ ,పవన్, బాలకృష్ణ తృతీయ స్థానం పొందారు.

గురుజాడ ఆశయాలను కొనసాగిద్దాం



ప్రజాశక్తి - రేణిగుంట: రేణిగుంట బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం గురుజాడ అప్పారావు జయంతి ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా వికాస వేదిక కన్వీనర్ ఓ వెంకటరమణ మాట్లాడుతూ గురజాడ దేశభక్తికి నిజమైన నిర్వచనం ఇచ్చారన్నారు. తెలుగు ఉపాధ్యాయుని భారతి 'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ 'గీతాన్ని ఆలపించారు. జన విజ్ఞాన వేదిక మండల కార్యదర్శి కుప్పు స్వామి గురుజాడ జయంతి ప్రభుత్వం నిర్వహించాలని కోరారు.

శివుని సేవలో కేరళ హైకోర్టు జడ్జి



ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: స్థానిక శ్రీకాళహస్తీశ్వరాలయానికి కేరళ రాష్ట్ర హైకోర్టు జడ్జి బసంత్ బాలాజీ శనివారం కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు సాంప్రదాయ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం గురుదక్షిణామూర్తి ఆలయం వద్ద ఏఈఓ మోహన్ తీర్థప్రసాదాలు, జ్ఞాపికలు అందజేశారు.

గిరిజనుల అభివృద్ధికి కృషి చేయండి

ప్రజాశక్తి - వెంకటగిరి టౌన్: వెంకటగిరి పట్టణం సిఐటియు, ఆదివాసి గిరిజన సంఘం వెంకటగిరి మండల ప్రథమ మహాసభ శనివారం నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా ఆదివాసి గిరిజన సంఘం తిరుపతి జిల్లా నాయకులు హరినాథ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గిరిజన సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. వామపక్షాలు పోరాడి సాధించిన అటవీ హక్కుల చట్టాన్ని ఈ ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. ఏకలవ్య స్కూళ్లలో స్థానిక గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాలకు రక్షిత మంచినీటి సదుపాయం కల్పించాలని, ప్రతి గిరిజనుడికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని కోరారు. అనంతరం ఆదివాసీల గిరిజన సంఘం వెంకటగిరి మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా వడ్డిపల్లి చెంగయ్య, అధ్యక్షులుగా ఎం.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా లక్ష్మి, కార్యదర్శిగా సుబ్బమ్మ, సహాయ కార్యదర్శిగా చిరంజీవి, కోశాధికారిగా దేశమ్మ, మరో ఐదు మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.